

విద్యుద్దీపాలతో అలంకరించిన గద్దెల ప్రాంగణం

మినీ సంరంభానికి సర్వం సిద్ధం

- నేటి నుంచి మేడారం చిన్న జాతర
- మండెమెలుగు పండుగతో ఆరంభం
- వనదేవతల మందిరాలు, గద్దెల వద్ద పూజలు చేయనున్న వడ్డెలు
- నాలుగు రోజులపాటు తల్లుల చెంతకు రానున్న భక్తజనం

మన్యం ప్రాంతంలో సందడి కనిపిస్తోంది. వనదేవతల చిన్నజాతరకు మేడారం ముస్తాబైంది. బుధవారం నుంచి నాలుగురోజుల పాటు జరిగే సమ్మక్క, సారలమ్మ మినీజాతర సంరంభానికి సర్వం సిద్ధమైంది. తొలిరోజైన బుధవారం వడ్డెలు.. సమ్మక్క సారలమ్మలకు మండెమెలిగే పండుగను నిర్వహించడంతో పాటు వనదేవతల గద్దెలతో పాటు సమ్మక్క మందిరం, కన్నెపల్లిలో సారలమ్మ, కొండాయిలో గోవిందరాజులు, పునుగొండ్లలో పగిడిద్దరాజు మందిరాల వద్ద పూజలు చేయనున్నారు. ఇది ఆదివాసీలు తమ సంప్రదాయం ప్రకారం మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ మినీ జాతరకు సుమారు 30లక్షల మందికిపైగా భక్తులు వస్తారన్న అంచనాల నడుమ.. ఆమేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆర్టీసీ భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులను నడుపుతుండగా.. పోలీసులు పటిష్ఠ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టారు. మరోవైపు సమ్మక్క పుట్టిల్లు అయిన బయ్యక్కపేట కూడా మినీజాతరకు ముస్తాబైంది. ఇక్కడ చంద వంశీయుల ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి.

- తాడ్వాయి, ఆంధ్రజ్యోతి

7



ఎండల నేపథ్యంలో వనదేవతల గద్దెల వద్ద చలువ పందిళ్లు వేసిన దృశ్యం



గద్దెల వద్ద భక్తుల సందడి



అకస్మికంగా ఖరారు.. ఆ వెంటనే రద్దు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఓరుగల్లు పర్యటనపై అయోమయం

- మూడు గంటల వ్యవధిలోనే మారిన పరిణామాలు
- ఆర్ట్స్ కాలేజీ మైదానంలో హెలిప్యాడ్.. మోహరించిన పోలీసులు
- రాహుల్‌గాంధీ రాక కోసం విస్తృత ఏర్పాట్లు చేసిన నేతలు
- బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణకు కార్యాచరణ
- వరంగల్- చెన్నై రైల్ జర్నీలో రైల్వే ప్రైవేటు సేవలపై ప్రయాణికులతో మాటామంతీకి యోచన
- టూర్ రద్దుతో కాంగ్రెస్ శ్రేణుల డీలా

వరంగల్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన ఆకస్మికంగా ఖరారైంది. కానీ అంతలోనే పలు కారణాలతో రద్దు కూడా అయింది. మంగళవారం సాయంత్రం ఓరుగల్లుకు రాహుల్ రాబోతున్నారంటూ ఉదయం 10.30గంటలకు షెడ్యూల్ ఖరారైంది. దీంతో పార్టీ నేతలు, శ్రేణులు ఏర్పాట్లు చేసేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. కానీ అగ్రనేత పర్యటన రద్దయ్యిందంటూ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రకటన రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయానికి గురయ్యారు. మూడు గంటల వ్యవధిలోనే పరిణామాలు మారిపోవడం వెనుక ఏం జరిగిందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.

రాహుల్ షెడ్యూల్ ఇలా..

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మంగళవారం వరంగల్‌కు వస్తున్నట్లుగా ఉదయం 10.30గంటలకు ప్రకటన రావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠను రేపింది. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2.45గంటలకు విమానంలో బయలుదేరి, సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి చాపర్ ద్వారా సా యంత్రం 6గంటలకు వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చే రుకునేలా షెడ్యూల్ ఖరారైంది. అయితే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వరంగల్‌లో ఎలాంటి బహిరంగ

మిగతా 7వ పేజీలో...

ఇసుక క్వారీల్లో ఆకస్మిక తనిఖీలు

- మూడు బృందాలుగా ఏర్పడిన అధికారులు
- తొమ్మిది క్వారీల్లో ఏక కాలంలో సోదాలు
- ఇసుక నిల్వ, డంపు యార్డుల పరిశీలన



పుసుకుపల్లి ఇసుక క్వారీలో తనిఖీలు చేస్తున్న అధికారులు

వివరాలు 6వ పేజీలో...

వీరాపూర్ అడవుల్లోకి పెద్దపులి!

- వాగుల్లో పులి పాదముద్రల ఆనవాళ్ల గుర్తింపు
- పులి జాడ కోసం ఐదు అటవీశాఖ అధికారుల బృందాల గాలింపు



ఫైల్

వీరాపూర్ అడవుల్లో పులి పాదముద్ర

కాటారం, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. నస్తూరుపల్లి అడవుల నుంచి వీరాపూర్ అడవుల వైపు పెద్ద పులి వెళ్లినట్లు ఫారెస్టు అధికారులు గుర్తించారు. మహదేవపూర్ రేంజ్ పరిధి నస్తూరుపల్లిలో సోమవారం పులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించగా దాని జాడ కోసం ఫారెస్టు అధికారులు అన్వేషిస్తున్నారు. కాటారం ఎఫ్ ఆర్వో స్వాతి, కాటారం, మహదేవపూర్, యామన్‌పల్లి డిప్యూటీ రేంజర్లు సురేందర్, రాజేశ్వర్, శ్రీనివాస్, ఎఫ్ఎస్‌వోలు సుమన్, వరుణ్ నేతృత్వం లో మంగళవారం ఇది కొనసాగింది. కాటారం, మహదేవపూర్ రేం జ్‌ల పరిధిలోని అటవీ అధికారులు సిబ్బంది అడ వులను జల్లెడ పట్టారు. పులి నస్తూరుపల్లి నుంచి వీరాపూర్ అడ వుల్లోకి వెళ్లినట్లు పలు చోట్ల వాగులు, వంకల్లో పాదముద్రలు (పగ్ మార్క్స్) కని పించాయని డిప్యూటీ రేంజర్ రాజేశ్వర్ తెలిపారు. ఈ నేపథ్యం లో అడవుల్లోకి ఎవరూ వెళ్లొద్దని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నా రు. రెండు రోజులుగా పాదముద్ర లు మాత్రమే కనిపిస్తుండటంతో పులి ఎక్కడుందనే దానిపై అధికా రులకు స్పష్టత లేదు. బుధవారం మరో సారి పూర్తి స్థాయిలో అడవులను జల్లెడ పడి తే కొంత సమాచారం రానుందని తెలుస్తోంది. పులి జిల్లా సరిహద్దులు దాటి వెళ్లిందా.. ఇక్కడే సంచరిస్తుందా? అనేది తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.. 2021 డిసెంబరులో ఓ పెద్దపులి వీరాపూర్ అడవుల్లోనే రెండు గేదెలు, ఆవుపై దాడి చేసి చంపిన సంఘటనలు ప్రజలు గుర్తుచేసుకుని భయాందోళనలు చెందుతున్నారు. గతంలో వచ్చిన పులి, ప్రస్తుతం సంచరిస్తున్న పులి ఒకటేనా? అని పలువురు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. అడవులను గాలిస్తున్న బృందాల్లో ఫారెస్టు అధికారులు సంజీవ్, అశోక్, రాజ్‌కుమార్, బేస్ క్యాంప్, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది, ప్లాంటేషన్ల వాచర్లు తదితరులు ఉన్నారు.

సారూ.. న్యాయం చేయండి

కలెక్టర్‌కు గ్రీన్‌ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతుల విజ్ఞప్తి



రంగాపురంలో భూనిర్వాసితులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాహుల్ శర్మ

మొగుళ్లపల్లి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూ కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని నిర్వాసిత రైతులు కలెక్టర్ రాహుల్ శర్మకు విజ్ఞప్తి చేశారు. మండలంలో కలెక్టర్ మంగళవారం పర్యటించారు. రంగాపురం, ఇస్సిపేట గ్రామాల్లో ఆయన్ను పలువురు రైతులు కలిశారు. వ్యవసాయమే తమకు జీవనాధారమని, గ్రీన్ ఫీల్డ్ హైవేలో తాము భూములు కోల్పోతున్నామని తెలిపారు. న్యాయబద్ధమైన పరిహారం ఇప్పించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. రైతులు ఎవరికీ అన్యాయం జరగదన్నారు. న్యాయబద్ధంగానే పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రంగాపురం గ్రామ శివారులోని మిర్చి పంటలను కలెక్టర్ పరిశీలించారు. మొగుళ్లపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మహాత్మాజ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, వార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. అత్యవసర సమయాలలో ఉపయోగించే అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో రవి, తహసీల్దార్ సునీత, హార్టికల్చర్ ఏడీ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీవో హసస్సేన్, వైద్యాధికారి నాగరాణి, పాఠశాల ప్రిన్సిపాల్ శారద,ఆర్ఐ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ముఖాముఖి



-వేముల శ్రీనివాస్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్

గుడుంబా నిర్మూలనే లక్ష్యం

-వేముల శ్రీనివాస్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్

ఆంధ్రజ్యోతి: జిల్లా పరిధిలో ఎన్ని ఎక్సైజ్ పీఎస్‌లలో సరిపడా సిబ్బంది ఉన్నారా?

ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్: జిల్లా వ్యాప్తంగా భూపాలపల్లి, ములుగు, కాటారం, ఏటూరునాగారం ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. వీటిలో సరిపడా సిబ్బంది ఉన్నారు.

ఆంధ్రజ్యోతి: గుడుంబా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఈఎస్: గుడుంబా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టాం.

ఆంధ్రజ్యోతి: మీతో పాటు ఎవరెవరు గుడుంబా కట్టడిలో భాగస్వామ్యం అవుతున్నారు?

ఈఎస్: ఎక్సైజ్ అధికారులు, సిబ్బందితో పాటు హైదరాబాద్ ఎస్‌టీఎఫ్, వరంగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ బృందాలు భాగస్వామ్యం అవుతున్నాయి.

ఆంధ్రజ్యోతి: ఇతర శాఖల అధికారులు సహకరిస్తున్నారా?

ఈఎస్: గుడుంబా నియంత్రణలో భాగంగా అటవీశాఖతోపాటు రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి: స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎంత మందిని అరెస్టు చేశారు?

ఈఎస్: భూపాలపల్లి ములుగు రెండు జిల్లాల్లోని నాలుగు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఇప్పటి వరకు 184 కేసులు నమోదు చేసి, 175 మందిని అరెస్టు చేశాం.

ఆంధ్రజ్యోతి: వైన్స్, బార్ల యజమానులు నిబంధనలు పాటించడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. మీరేమంటారు?

ఈఎస్: ఎవరైనా సరే నిబంధనలు తప్పక పాటించాల్సిందే. అతిక్రమించినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం.

- భూపాలపల్లి కృష్ణకాలనీ (ఆంధ్రజ్యోతి)

వ్యక్తి అనుమానాస్పద మృతి



రవి (ఫైల్)

టేకుమట్ల, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలో వెలుగు చూసింది. వెలిశాల గ్రామ శివారులోని ఓ బావిలో చిట్యాల మండలం కైలాపూర్ గ్రామానికి చెందిన చింతల రవి(48) మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఎస్సై సుధాకర్, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... చిట్యాల మండలం కైలాపూర్ గ్రామానికి చెందిన చింతల రవి పదేళ్లుగా వెలిశాల గ్రామంలో టిఫిన్ సెంటర్ నడిపిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. భార్య సునీతతో మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ కూడా జరిగింది. గొడవల నేపథ్యంలో భార్య సునీత తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రవి రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు. మంగళవారం అతడి శవం బావిలో కనిపించింది. అతడి మృతికి భార్యతోపాటు అత్తమామలు ఆనందపు భాగ్యలక్ష్మి, సమ్మయ్య, మరదలు పూర్ణిమ, తోడల్లుడు ఎలగుండ రవి కారణమని తల్లి రాజేశ్వరి ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.

క్రైం కార్నర్

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

మరొకరికి గాయాలు

భూపాలపల్లి కృష్ణకాలనీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన భూపాలపల్లి మండలంలోని వజినెపల్లిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన కొడారి సారయ్య (49) దివ్యాంగుడు. మల్హర్ మండలంలోని నాచారం గ్రామానికి చెందిన పోలుసాని శ్రీనివాస్‌రావుతో కలిసి ద్విచక్ర వాహనంపై వజినెపల్లి మీదుగా చెల్పూరుకు బయల్దేరాడు. బైక్‌ను శ్రీనివాస్ డ్రైవ్ చేస్తుండగా మార్గమధ్యలో వజినెపల్లి సమీపంలో అది అదుపు తప్పింది. దీంతో సారయ్య కిందపడిపోయి తీవ్రంగా గాపడ్డాడు. శ్రీనివాస్‌రావుకు స్వల్పగాయమైంది. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సారయ్య మృతి చెందాడు. గాయాలపాలైన శ్రీనివాస్‌రావును మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్‌కు తరలించారు. మృతుడు సారయ్య కాంగ్రెస్‌లో క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్నాడు. దివ్యాంగుల సంఘం ప్రతినిధిగా పనిచేస్తున్నాడు.

ఆయన మృతి పట్ల కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు తెలిసింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

సహజీవనం చేస్తున్న జంట ఆత్మహత్య

- భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ
- వివాహేతర సంబంధంపై పంచాయితీ పెట్టిన భర్త
- పరిహారంగా రూ.3లక్షలు డిమాండ్
- చెల్లించలేని స్థితిలో ఆ ఇద్దరి బలవన్మరణం

వివరాలు 6వ పేజీలో...

బర్డ్‌ఫ్లూ.. భయం!

- పౌల్ట్రీ పరిశ్రమపై వైరస్ ప్రభావం
- ఇతర జిల్లాల్లో చనిపోతున్న బ్రాయిలర్ కోళ్లు
- ఉమ్మడి వరంగల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం



7లో

ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీరందించాలి


ఎంపీతో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతి పత్రం ఇస్తున్న ప్రభుత్వ విప్ రాంచందర్‌నాయక్

కురవి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఎస్సారెస్పీ డీబీఎం-60, 40 కాలువల ద్వారా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని రైతాంగానికి సాగునీరు అందించాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచందర్‌నాయక్ వినతిపత్రం అందించారు. దీంతో పాటు నియోజకవర్గంలో నిర్మించతలపెట్టిన పలు మినీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ పాల్గొన్నారు.

సహజీవనం చేస్తున్న

జంట ఆత్మహత్య

- భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ
- వివాహేతర సంబంధంపై పంచాయితీ పెట్టిన భర్త
- పరిహారంగా రూ.3 లక్షలు డిమాండ్
- చెల్లించలేని స్థితిలో ఆ ఇద్దరి బలవన్మరణం


స్వామి, అశ్విని మృతదేహాలు

కన్నాయిగూడెం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో చిచ్చుపెట్టింది. విచక్షణ మరిచిన ఓ మహిళ.. కట్టుకున్న భర్తను కాదని పరాయి వ్యక్తికి శారీరకంగా దగ్గరైంది. అతనే సర్వస్వం అనుకుంది. ఇక తనను కాదనుకున్న భార్యను వదిలించుకునేందుకు ఆమె భర్త పంచాయితీ పెట్టించాడు. రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో.. సహజీవనం చేస్తున్న ఆ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామంలో మంగళవారం జరిగింది.

తుపాకులగూడెం గ్రామానికి చెందిన ఆలం అశ్విని (23)కి అదే గ్రామానికి చెందిన ఆలం కిరణ్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి సంతానం లేదు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన కిరణ్ సమీప బంధువు, వరుసకు మరిదయ్యే అవివాహితుడైన ఆలం స్వామి(25)కి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వారం క్రితం అశ్విని తన భర్త కిరణ్‌ను వదిలేసి.. స్వామితో కలిసి బయటకు వెళ్లిపోయింది. ఆ విషయం తెలియడంతో ఆమె భర్త కిరణ్ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. తనను కాదనుకుని వెళ్లిపోయిన అశ్విని తనకు కూడా అవసరం లేదని.. కానీ తనకు పరిహారంగా రూ.3లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దాంతో కిరణ్‌కు రూ.3లక్షలు స్వామి చెల్లించాల్సి ఉంటుందని పెద్దమనుషులు తీర్మానించారు. ఆ తర్వాత అశ్విని స్వామితోనే కలిసి అతడి ఇంట్లోనే సహజీవనం చేస్తోంది. అయితే కిరణ్‌కు పరిహారంగా ఇస్తామని అంగీకరించిన రూ.3 లక్షలు చెల్లించాలని పెద్దమనుషులు వారిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వామి, అశ్విని మంగళవారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగారు. గమనించిన చుట్టుపక్కల వారు 108అంబులెన్స్ ద్వారా ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడు స్వామి తల్లి అనసూయ ఫిర్యాదు మేరకు కన్నాయిగూడెం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

- మహా కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం
- రామరాయిని బంగ్లాలో విషాదం
- స్వగ్రామంలో నేడు బాలరాజు అంత్యక్రియలు

రఘునాథపల్లి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొని తిరుగు ప్రయాణంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని రామరాయిని బంగ్లాకు చెందిన కల్యాకి బాలరాజు(30) అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో బాలరాజు స్వగ్రామం రామరాయిని బంగ్లాలో విషాదం అలుముకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బాలరాజు మినీ బస్సు ఓనర్ కం డ్రైవర్‌గా పనిచేస్తూ, హైదరాబాద్‌లోనే నివాసముంటున్నాడు. భార్య మహేశ్వరి, ఇద్దరు కుమారులు చంద్రనీల, యశ్వంత్ ఉన్నారు. కాగా, హైదరాబాద్‌లోని నాచారం కార్తికేయ నగర్‌కు చెందిన ఎనిమిది మందిని తన మినీ బస్సులో ప్రయాగ్‌రాజ్ యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లా సిహోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహ్లా గ్రామం-బార్గి మధ్య కాల్వ వద్ద మినీ బస్సును ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మినీ బస్సులో ఉన్న తొమ్మిది మందిలో ఏడుగురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో బాలరాజు ఉండడంతో రామరాయనిబంగ్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం అంత్యక్రియలు చేయనున్నట్లు బంధువులు తెలిపారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి ఇలా మృత్యువాత పడడంతో కన్నీటి పర్యంతమయ్యారు.


కల్యాకి బాలరాజు (ఫైల్)

ఇసుక క్వారీల్లో ఆకస్మిక తనిఖీలు

- మూడు బృందాలుగా ఏర్పడిన అధికారులు
- తొమ్మిది క్వారీల్లో ఏక కాలంలో సోదాలు
- ఇసుక నిల్వ, డంపు యార్డుల పరిశీలన


పుసుకుపల్లి ఇసుక క్వారీలో తనిఖీ చేస్తున్న అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సీఐ రాంచందర్‌రావు

మహదేవపూర్/మహదేవపూర్ రూరల్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని ఇసుక క్వారీల్లో అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి అధికారులతో సోమవారం సమావేశమై దిశా నిర్దేశం చేసిన నేపథ్యంలో ఈ తనిఖీలు ముమ్మరంగా సాగాయి. అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ఏక కాలంలో తొమ్మిది క్వారీల్లో సోదాలు చేశారు. అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, మహదేవపూర్ సీఐ రాంచందర్‌రావు ఒక బృందంగా, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి మరో బృందం, భూపాలపల్లి ఆర్డీవో రవి, డీఎస్పీ సంపత్‌రావు ఇంకో బృందంగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేశారు. క్వారీల్లో నిల్వ ఉన్న ఇసుకను పరిశీలించారు. తరలించిన ఇసుక, డంప్ చేయాల్సిన ఇసుక వివరాలపై ఆరా తీశారు. క్వారీ కాంట్రాక్టర్లతో పాటు టీజీఎండీసీ ఇన్‌చార్జులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇసుక ఓవర్‌లోడ్, జీరో రవాణా సాగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మండల పరిధిలో లోడింగ్ అయిన ప్రతి లారీని వేబ్రిడ్జి ఎక్కించి పరిమితికి మించి ఇసుక ఉంటే అనుమతించొద్దని సూచించారు. దీంతో పాటు లారీలు ఇసుక రవాణా చేసే మార్గాల్లో అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించారు. ఇకపై ఓవర్‌లోడ్, జీరో రవాణా సాగిస్తూ పట్టుబడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

వేసవిలో కరెంట్ సరఫరాకు

ప్రత్యేక చర్యలు

విద్యుత్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్


విద్యుత్ పనులను పరిశీలిస్తున్న చీఫ్ ఇంజనీర్ రాజు

తొర్రూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : వేసవిలో విద్యుత్ సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎన్‌పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్ తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మునిసిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. రూ.95 లక్షలతో 5 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల సామర్థ్యం పెంపు, 6 అదనపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వీటితో పాటు మండలంలోని అమ్మాపురం, గుర్తూరు, సోమారం గ్రామాల్లో మరో 3 ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేస్తూ వ్యవసాయానికి 11 కేవీ లైన్‌లలో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా లైన్ కెపాసిటర్ బ్యాంక్‌లు, 33 ఇంటర్‌లింకింగ్ లైన్‌ల ఏర్పాటు, లైన్‌లలో సమస్యలు తలెత్తుతే విద్యుత్ అంతరాయం కలిగినపుడు మరో సబ్‌స్టేషన్ 11 కేవీ లైన్ నుంచి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మునిసిపాలిటీ పరిధిలో పనులు వివిధ దశల్లో ఉన్నాయని, మరో వారం రోజుల్లో పనులు పూర్తవుతాయన్నారు. మునిసిపాలిటీ పరిధిలో దుబ్బతండా వద్ద మరో సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థల సేకరణ పూర్తయిన తర్వాత ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ జి.మధుసూదన్, ఏడీఈ చలపతి, సబ్ ఇంజనీర్ సుధాకర్, ఏఈ వంశీ, లైన్‌మెన్‌లు, అధికారులు ఉన్నారు.

ఫోన్‌కాల్ ద్వారా

రూ.91,600 మాయం

మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఒక్క ఫోన్‌కాల్ ద్వారా ఇద్దరి నుంచి వేర్వేరుగా రూ.91,600 సైబర్ నేరగాళ్లు మాయం చేసినట్లు మహబూబాబాద్ రూరల్ ఎస్సై దీపికారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ మండలం జంగిలిగొండ గ్రామానికి చెందిన కొమ్మరాజుల భరత్‌కు నీకు పర్సనల్ లోన్ రూ.2 లక్షల ఇప్పిస్తామని చెప్పి జనవరి 27న ఫోన్‌కాల్ వచ్చింది. అందుకు ముందుగా కొంత అమౌంట్ ఖర్చు అవుతుందని చెప్పడంతో భరత్ ఫోన్‌పే ద్వారా రూ. 29600 పే చేసినట్లు చెప్పారు. అలాగే ఇదే మండలంలోని బ్రహ్మణపల్లి లక్ష్మీపురానికి చెందిన చాంద్‌బీకి ఇటీవల ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌చేసి ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి, ముందుగా రూ.33 వేలు చెల్లించాలని చెప్పారు. ఆ తర్వాత మరో రూ.29 వేలు చెల్లిస్తే ఉద్యోగం వస్తుందని చెప్పడంతో చాంద్‌బీ ఆ అమౌంట్‌ను ఫోన్‌పే ద్వారా పే చేసినట్లు చెప్పారు. అనంతరం ఆ ఇరువురు తమకు ఫోన్‌కాల్ వచ్చిన నెంబర్లకు ఫోన్ చేయగా, అవి కలవకపోవడంతో ఇరువురు మహబూబాబాద్ రూరల్ పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నిశ్చితార్థం అయ్యాక

పెళ్లికి నిరాకరణ

రఘునాథపల్లి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): నిశ్చితార్థం అయ్యాక, యువతిపై నిందలు మోపుతూ పెళ్లికి నిరాకరించిన యువకుడిని అరెస్టు చేసినట్టు ఏసీపీ భీమ్ శర్మ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం నరహరి తండాకు చెందిన లవుడ్యా విజయ్‌కుమార్‌కు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. వరకట్నం కింద రూ.లక్ష, ఇంటి నిర్మాణం కోసం రెండు లక్షలు తీసుకున్నాడన్నారు. అనంతరం అమ్మాయిని శారీరకంగా వాడుకుని, ఇప్పుడు యువతికి వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని నింద మోపి పెళ్లికి నిరాకరించాడని వెల్లడించారు. దాంతో బాధితుల ఫిర్యాదు మేరకు విజయ్‌కుమార్‌పై చీటింగ్, పోక్సో కేసు నమోదు మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

గిరిజన యునివర్సిటీకి నిధులు కేటాయించాలి

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్


ఎస్ఎఫ్ఐ మహాసభలో మాట్లాడుతున్న కిరణ్

ఏటూరునాగారం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): గిరిజన యూనివర్సిటీ నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని బీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఎస్ఎఫ్ఐ జిల్లా మూడో మహాసభలు మంగళవారం జరిగాయి. ముఖ్య అతిథిగా కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని కార్పొరేటీకరణ చేస్తోందని ఆరోపించారు. విద్యారంగంలో మూఢనమ్మకాలను చొప్పిస్తోందని మండిపడ్డారు. ములుగు జిల్లాకు కేటాయించిన గిరిజన యూనివర్సిటీకి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా భవనాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం విడ్డూరమన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్లు ఇవ్వడంలేదని, మెస్, కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయడం లేదని విమర్శించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు రత్నం రాజేందర్, కొప్పుల రఘుపతి, రత్నం ప్రవీణ్, బోడ నరసింగం, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎమ్డీ. దావూద్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సదుల రాకేశ్, తోకల రవితేజ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ మార్కెట్ ధరలు (రూ. వేలల్లో)

పంట	క్వింటా గరిష్ఠం	క్వింటా కనిష్ఠం
మక్కలు (బిల్టీ రకం)	2251	2100
పల్లికాయ (సూక)	6800	4600
పల్లికాయ (పచ్చిది)	4200	3100
కందులు	6973	5540
పెసళ్లు	7209	5645
పత్తి	7060	5800
కొత్త పత్తి	-	-
పసుపు (కాడి)	7007	6425
పసుపు (గోల)	4629	4303
తేజ మిర్చి	13200	9000
తేజ ఏసీ	-	-
వండర్‌హాట్	14200	11500
యూఎస్341ఏసీ	13350	11500
దేశీ ఏసీ	-	-
సింగిల్‌పట్టి ఏసీ	-	-
తాలు మిర్చి	6500	3000

- వరంగల్ వ్యవసాయం

వడ్డెర కాలనీలో దెయ్యం ?

- ఇళ్లపై రాళ్లు పడుతున్నాయని భయాందోళన
- మూడు ఇళ్లకు తాళం


మీడియాతో మాట్లాడుతున్న సమ్మక్క

మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు వడ్డెరకాలనీలో దెయ్యం భయంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ్నుంచో ఇండ్లపై రాళ్లు పడుతున్నాయని, ఇవి దెయ్యం చేసే పనులేనని సదరు కాలనీలో మూడు ఇండ్లకు తాళం వేసి మరో చోటకు వెళ్లిపోయిన ఉదంతం మంగళవారం చోటు చేసుకుంది. కాలనీవాసులు సమ్మక్క, బిక్షం, శ్రీను తెలిపిన వివరాల ప్రకారం. గత 40 రోజులుగా రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఇండ్లపై రాళ్ల పడుతున్నాయని చెబుతున్నారు. తెల్లవారుజామున లేచిచూసే సరికి కాలనీలోని ఆయా ఇండ్ల వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గుమ్మడి, కొబ్బరికాయలు దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో కాలనీకి చెందిన రాపోలు దర్గయ్య, మల్లేష్, ఆలకుంట్ల రాములు తమ ఇండ్లకు తాళం వేసి మరో చోటికి కుటుంబంతో సహా వెళ్లి పోయినట్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ వడ్డెర కాలనీకి చేరుకుని కాలనీవాసులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దెయ్యం.. భూతాలు, క్షుద్రపూజ లాంటి వదంతులను నమ్మవద్దన్నారు.


వడ్డెర కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇల్లు

సింగరేణిలో ఎమ్మెల్సీ కోడ్ అడ్డంకి

నిలిచిన పదోన్నతులు, కౌన్సెలింగ్

కాకతీయఖని, ఫిబ్రవరి 11 (ఆంధ్రజోతి) : ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో సింగరేణి ఉద్యోగుల ప్రమోషన్లు, కౌన్సెలింగ్ ఆగిపోయాయి. భూపాలపల్లి ఏరియాలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఫ్యాన్, మున్షీ, సాంప్లింగ్ మజ్దూర్, సర్వే మజ్దూర్ పోస్టుల అంతర్గత నియామకాలు నిలిచిపోయాయి. సీనియర్ మైనింగ్ సర్దార్ల వెబ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. జేఎంఈటీలకు పోస్టింగ్‌లు అర్థంతరంగా ఆగిపోయాయి. ఎస్‌డీఎల్ ఆపరేటర్ల నియామకం కుంటుపడింది. కోడ్ నేపథ్యంలో పలువురు ఉద్యోగులకు ప్రమోషన్లు నిలిచిపోయింది. మెడికల్ బోర్డు నిర్వహించి కారుణ్య నియామకాలు చేపట్టాల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో అవి కాస్త ఆగిపోయాయి. దీంతో ఏరియాలోని సుమారు 500 మంది సింగరేణి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఎమ్మెల్సీ కోడ్‌తో సింగరేణిలో జరగాల్సిన కార్యక్రమాలను నిలిపివేయడం సరికాదని పలు కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా ఈ నియామకాలు, ప్రమోషన్లు, కౌన్సెలింగ్ మరింత ఆలస్యమవుతా యని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధులకు హాజరు కాకుంటే చర్యలు

ములుగు డీఎంహెచ్‌వో గోపాలరావు


ఆస్పత్రిలో రికార్డులను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో గోపాలరావు

ఏటూరునాగారం/వెంకటాపూర్ ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపూర్ మండలాల్లో డీఎంహెచ్‌వో గోపాలరావు మంగళవారం పర్యటించారు. ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రిని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో కాంత్రి కుమార్, డాక్టర్ చంద్రకాంత్, ఐటీడీఏ ప్రోగ్రాం మేనేజర్ మహేందర్‌తో కలిసి పరిశీలించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ కుమార్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని సత్వరంగా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రిలోని రికార్డులను, గదుల ను పరిశీ లించి సిబ్బందితో మాట్లాడారు. సిబ్బంది సమయపాలన పాటించా లని, ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు పెంచాలని, అసంక్రమిక వ్యాధుల స్ర్కీనింగ్‌ను ఈనెల చివరికల్లా పూర్తి చేయాలని అన్నారు.

అలాగే వెంకటాపూర్ మండలంలోని జవహర్‌నగర్ గ్రామం లోని ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ వెల్‌నెస్ సెంటర్‌ను డీఎంహెచ్‌వో తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ డాక్టర్ సంఘమిత్ర, ఏఎన్‌ఎం ఫాతిమా, ఆశా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.

కొమ్ములవంచ ఆనకట్టకు మహర్దశ


- కుడి, ఎడమ కాల్వల కట్టల పరిశీలన
- మరమ్మతులకు రూ.15 కోట్లతో ప్రతిపాదనలు


అక్కిరాల సమీపంలో కాల్వను పరిశీలిస్తున్న డీఈ రాజ్‌కుమార్

నర్సింహులపేట (మహబూబాబాద్ జిల్లా), ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొమ్ముల వంచ సమీపంలో ఆకేరువాగుపై ఏర్పాటు చేసిన ఆనకట్టకు మహర్దశ రానున్నది. కుడి, ఎడమ కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్ ఆదేశాలతో ఇరిగేషన్ డీఈ రాజ్‌కుమార్ పర్యవేక్షణలో మంగళవారం కుడికాల్వ సమీప గ్రామాలు కొమ్ములవంచ, జయపురం, రామన్నగూడెం, ముంగిమడుగు సమీప ప్రాంతాలను పరిశీలించారు. అలాగే ఎడమ కాల్వ సమీప గ్రామాలు మదనతుర్తి, మునిగలవీడు, బొజ్జన్నపేట, కౌసల్య దేవిపల్లి గ్రామాల్లో పర్యటించి, కాల్వల స్థితిగతులను అంచనా వేశారు. అలాగే రూ.15 కోట్ల నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు డీఈ తెలిపారు. నిధులు మంజూరైతే పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. రెండు కాల్వల పునర్నిర్మాణం పనులు పూర్తయితే 2 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిబ్బంది వెంకన్న ఉన్నారు.

లైన్‌తండాలో ఒకరిపై హత్యాయత్నం

తలకు తీవ్రగాయాలు


తీవ్రంగా గాయపడిన రమేష్

ఇనుగుర్తి (మహబూబాబాద్ జిల్లా), ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మిట్యాతండాకు చెందిన గుగులోత్ రమేష్‌పై దాడి చేసి గాయపర్చిన అదే తండాకు చెందిన బానోత్ శంకర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు నెల్లికుదురు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. మిట్యాతండా సమీపంలోని లైన్‌తండా వద్ద సోమవారం రాత్రి రమేష్‌పై శంకర్ దాడి చేశాడు. రమేష్ తలకు తీవ్రంగా గాయమై అక్కడే పడిపోయినట్లు ఎస్‌ఐ చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున అటుగా వెళ్లినవారు చూసి రమేష్‌ను తొలుత మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. బాధితుడు రమేష్ బావమరిది బానోత్ ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు బానోత్ శంకర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. దాడికి కారణాలు తదుపరి విచారణలో తెలుస్తాయని ఎస్‌ఐ చెప్పారు.

గుడుంబా తయారు చేస్తే చర్యలు

ఎక్సైజ్ ఇన్‌చార్జ్ సీఐ ప్రవీణ్

తొర్రూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఇన్‌చార్జి సీఐ ఆర్. ప్రవీణ్ మంగళవారం హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారం రోజులుగా తొర్రూరు స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి నల్లబెల్లం, పటిక విక్రయిస్తున్న 24 మందిపై కేసులు నమోదు చేసి 9 ద్విచక్ర వాహనాలు, 1కారు, 900 కేజీల నల్లబెల్లం, 200కేజీల పటిక, 120 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసులు నమోదైన వారిని ఆయా తహసీల్దార్‌ల ఎదుట బైండోవర్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రవళి, శంకర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

మినీ సంరంభానికి సర్వం సిద్ధం

నేటి నుంచి మేడారం చిన్న జాతర

- మండెమెలుగు పండుగతో ఆరంభం
- వనదేవతల మందిరాలు, గద్దెల వద్ద పూజలు చేయనున్న వడ్డెలు
- నాలుగు రోజులపాటు తల్లుల చెంతకు రానున్న భక్తజనం


వనదేవతల ప్రాంగణంలోని మంచెకు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు

తాడ్వాయి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మేడారంలో మినీ సంరంబానికి సర్వం సన్నద్ధమైంది. బుధవారం నుంచి 15వతేదీ వరకు నాలుగురోజుల పాటు జరిగే ఈ చిన్నజాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిరోజైన బుధవారం వడ్డెలు.. సమ్మక్క సారలమ్మలకు మండెమెలిగే పండుగను నిర్వహించనున్నారు. మేడారంలో వనదేవతల గద్దెలతో పాటు సమ్మక్క మందిరం, కన్నెపల్లిలో సారలమ్మ, కొండాయిలో గోవిందరాజులు, పునుగొండ్లలో పగిడిద్దరాజు మందిరాల వద్ద పూజలు చేయనున్నారు. గ్రామ దేవతలకు పూజారులు పూజలు చేసి దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా, తల్లులకు దిష్టి తాకకుండా ఈ పూజలు చేస్తారు. ఇది ఆదివాసీలకు అనాదిగా వస్తున్న ఆచారం. అదేవిధంగా గద్దెల వద్ద జాగారాలు, డోలు వాయిద్యాల నృత్యాలతో నాలుగు రోజులపాటు తల్లుల చెంత సందడిగా మారనుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. నిలువెత్తు బంగారం (బెల్లం) పసుపు కుంకుమలను సమర్పిస్తారు. మేడారం మినీ జాతరకు సుమారు 30లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యాల్లో భాగంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతుండగా.. రూ.5.33 కోట్లతో జిల్లా యంత్రాంగం భక్తుల కోసం సౌకర్యాలను కల్పించింది. మినీ జాతర నేపథ్యంలో పోలీసు శాఖ భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర విధులు నిర్వహించనుంది.

పూజా కార్యక్రమాలు

మేడారంలో సమ్మక్క మందిరంలో సిద్దబోయిన వంశీయులు, కన్నెపల్లిలో సారలమ్మకు కాక వంశీయులు, కొండాయిలో గోవిందరాజుకు దబ్బకట్ల వంశీయులు, పునుగొండ్లలో పెనుక వంశీయులు పగిడిద్దరాజు మందిరాల్లో వడ్డెలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముందుగా గుడులను శుద్ధి చేస్తారు. అలికి ముగ్గులు వేస్తారు. అదేవిధంగా గ్రామ దేవతలను పూజిస్తారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. డోలు వాయిద్యాల మధ్య గ్రామానికి నాలుగు వైపులా దిష్టి తోరణాలను ఏర్పాటు చేస్తారు. వనదేవతల గుడుల్లో మొక్కులు చెల్లించుకుంటారు. సాయంత్రం ఇంటి ఇలవేల్పులను ఘనంగా వారి వారి మందిరాలకు చేర్చి కొలువుదీరుస్తారు. అనంతరం గద్దెలకు డోలు వాయిద్యాల మధ్య చేరుకొని రాత్రంతా జాగారం చేస్తారు.

సకల సౌకర్యాలు ఏర్పాటు

వనదేవతల మినీ జాతరకు వచ్చే భక్తులకు జిల్లా యంత్రాంగం సౌకర్యాలను కల్పించింది. తొలుత జంపన్నవాగులో పుణ్యస్నానాలకు 380 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌ను ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో సమకూర్చారు. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో తాగునీటి ట్యాంకులు, 400 బీవోటీలు, శాశ్వత మరుగు దొడ్ల మరమ్మతులు, 170 చేతి పంపుల మరమ్మతులుచేపట్టారు. పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో 400 వందల మంది కార్మికులతో 12 ట్రాక్టర్ల ద్వారా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాల ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వనదేవతల మందిరాలను, గద్దెలను ముస్తాబు చేశారు. పూలు, మామిడి తోరణాలు, రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో గద్దెల ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటుచేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.


స్నానఘట్టాలపై బీవోటీల ఏర్పాటు


మేడారంలో సమ్మక్క గుడి


కన్నెపల్లిలో సారలమ్మ గుడి


జాతరకు ముస్తాబైన బయ్యక్కపేటలోని వనదేవతల గద్దెల ప్రాంగణం

వేడుకలకు సిద్ధమైన సమ్మక్క పుట్టిల్లు

తాడ్వాయి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): చంద వంశీయుల ఆధ్వర్యంలో మండలంలోని సమ్మక్క పుట్టినిల్లయిన బయ్యక్కపేట కూడా జాతరకు సిద్ధమైం ది. బుధవారం ప్రారంభమయ్యే ఈ సంబురాల్లో భాగంగా గ్రామంలోని పురాతన గుడిని అలికి ముగ్గులు వేస్తారు. ధూపదీప నైవేద్యాలతో సమ్మక్క తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జాతర సజావుగా జరగాలని భక్తుల కోర్కెలు తీరాలని వేడుకుంటారు. మరుసటి రోజు గురువారం సమీపంలోని దేవునిగుట్టపై కొలువైన సమ్మక్కను పూజారులు గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. చంద వంశీయుల ఆధ్వర్యంలో ఈ తంతు జరుగనుంది. డోలు వాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. చంద వంశీయులు రఘుపతిరావు, పరమయ్య, గోపాల్‌రావు, కల్యాణ్‌కుమార్, కృష్ణమూర్తి, స్వామి, వడ్డెలు సిద్దబోయిన చలమయ్య, కృష్ణరావు, ఆలెం సమ్మయ్య ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ క్రమంలో బుధవారం సమ్మక్క తల్లికి పూజలు మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం గ్రామ దేవతలకు పూజలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. అదే విధంగా గ్రామానికి నాలుగు వైపులా ద్వార స్తంభాలను ఏర్పాటు చేసి దిష్టి తోరణాలు కడతారు. రాత్రి గుడి వద్ద జాగా రం చేస్తారు. గురువారం ఉదయం గద్దెల పైకి అడెరాలను చేరుస్తారు. సాయంత్రం 6గంటల తర్వాత డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలతో సమ్మక్క తల్లిని దేవరగుట్ట నుంచి తలపతుల ఆధ్వర్యంలో వడ్డెలు కుంకుమ భరణితో గద్దెకు చేరుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. శుక్రవారం మొక్కులు సమర్పించి శనివారం దేవతను వన ప్రవేశం చేయిస్తారు.

మినీ జాతరకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ దివాకర

ములుగు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం నుంచి జరిగే సమ్మక్క, సారలమ్మ మినీ జాతరకు ఏర్పాట్లు పూర్తిచేశామని ములుగు కలెక్టర్ టీఎస్.దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవతల దర్శనానికి వచ్చే భక్తులు అధికారుల సూచనలు పాటించాలని కోరారు. గత పదిహేను రోజులుగా మేడారం పరిసరాలలో పారిశుధ్య పనులు చేపట్టామని, ప్రత్యేక వైద్యశిబిరాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించడానికి బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేశామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, క్యూ లైన్లు, గద్దెల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఏటూరు నాగారం మండలం కొండాయి, కన్నాయిగూడెం మండలం ఐలాపూర్‌లో జరుగుతున్న జాతరలకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో చిన్నబోయినపల్లి నుంచి కొండాయి వరకు, తాడ్వాయి-ఊరట్టం మీదుగా కొండాయి వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తున్నామన్నారు.

జేఈఈ మెయిన్స్-2025 ఫలితాలలో ఎస్సార్ ప్రభంజనం


వల్లాల నాగసిద్ధార్థ | తాడిపర్తి తేజాస్ ఉద్భవ్ రెడ్డి | ఎం.రాజ వర్షిత్‌రెడ్డి

హసన్‌పర్తి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ (మెయిన్స్)-2025 (సెషన్-1)లో మంగళవారం వెలువడిన ఫలితాలలో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజయాలను సాధించి జాతీయ స్థాయిలో విజయ పతాకాన్ని మరోసారి ఎగురవేసినట్లు ఎస్సార్ విద్యాసంస్థల అధినేత ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఫలితాలను వివరించారు. ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన వల్లాల నాగసిద్ధార్థ (ఫిజిక్స్‌లో 100 పర్సంటిల్)తో 99.97 పర్సంటైల్, తాడిపర్తి తేజాస్ ఉద్భవ్‌రెడ్డి 99.83, మారం రాజవర్షిత్‌రెడ్డి 99.81, దిడ్డి ప్రజ్వల్ కుమార్ 99.77 సాధించి ఎస్సార్ కీర్తి ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలబెట్టినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా వరుసగా 99.77 పర్సంటైల్, 99.66 99.66 99.66, 99.60, 99.58, 99.58 సాధించారని తెలిపారు. ఇంకా వీరితో పాటు మరో 25 మంది విద్యార్థులు 99 పర్సంటైల్ సాధించినట్లు హర్షం వ్యక్తం చేశారు. 99 పర్సంటైల్‌కు పైగా సాధించిన విద్యార్థులలో యాద భరణిశంకర్ 99.77 చల్ల అన్సిక 99.66 మేడ కార్తీక్ 99.66 జోగు అభిరామ్ 99.60, కడారి సంజయ్ 99.58 చిన్ని కమలవర్ధన్ 99.58 సాధించడంపై ఎస్సార్ విద్యా సంస్థల అధినేత ఎనగందుల వరదారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎస్సార్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డిలు అభినందించారు.

భవిష్యత్తు లో మరింత అత్యుత్తమమైన మార్కులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యేటా రాష్ట్ర, జాతీయస్థాయి పోటీ పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నట్లు వరదారెడ్డి తెలిపారు.

ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌తో ఎమ్మెల్యేల భేటీ

ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీసిన దీపాదాస్


దీపాదాస్ మున్షిని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఎమ్మెల్యేలు

వరంగల్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షితో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ నేత దొమ్మాటి సాంబయ్య ఆమెను మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణలో జరుగుతున్న టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆమె ఆరా తీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. పథకాలు అర్హులైన పేదలకు చేరేలా కృషి చేయాలని ఎమ్మెల్యేలను కోరారు. అలాగే ఎమ్మెల్యే కోటాలో సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఆరుగురు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకుని, పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేశారని ఎమ్మెల్యేలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లుతానని ఆమె వారికి హామీ ఇచ్చినట్లుగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధికి తెలిపారు.



ఐడియా ఆదిరింది.. కోతులను తరిమింది..

ఇటీవల గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైంది. గుంపులుగుంపులుగా సంచరిస్తున్న వానరాలు నివాస ప్రాంతాలతో పాటు పొలాల్లోనూ తిరుగుతూ అందినవాటిని అందినట్టే ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలో మొక్కజొన్న పంటలతో పాటు పలు పండ్లు, కూరగాల తోటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే నర్సంపేట మండలం రాజపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు కోతుల బారినుంచి తన మొక్కజొన్న చేనుకు చుట్టూ పరదా కట్టి మినీ మెగాఫోన్(మైక్) ఏర్పాటు చేశాడు. వాటిద్వారా కుక్కలు అరిచే శబ్దం వచ్చేలా సెట్ చేశాడు. తన చేనును కాపాడుకునేందుకు ఆయన వేసిన 'ఆ ఐడియా అదిరింది.. కోతులను తరిమింది' అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఫొటోలు : 'ఆంధ్రజ్యోతి' స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్

బర్డ్‌ఫ్లూ.. భయం!



- పౌల్ట్రీ పరిశ్రమపై వైరస్ ప్రభావం
- ఇతర జిల్లాల్లో చనిపోతున్న బ్రాయిలర్ కోళ్లు
- ఉమ్మడి వరంగల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం

మహదేవపూర్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ భయం పట్టుకుంది. పలు జిల్లాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో వైరస్ కారణంగా ఊహించని రీతిలో లక్షలాది బ్రాయిలర్, లేయర్ కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అయితే వైరస్ సోకిన కోళ్ల మాంసం తింటే మనుషులకు కూడా ముప్పు మారే అవకాశముందని సర్కారు హెచ్చరించిన నేపథ్యంలో పౌల్ట్రీపరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ప్రాథమికంగా మిక్స్‌డ్ వైరస్ ఆర్డీ(కొక్కెర రోగం) ప్రభావంతో కోళ్ల మృత్యువాత పడుతుండగా.. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కొక్కెర వ్యాధి బారిన పడిన ఘటనలున్నాయి. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ను నివారించడం, బ్రాయిలర్ ఫారాల రైతులను చైతన్యవంతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనేపథ్యంలోనే ఉమ్మడిజిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. వైరస్ తీవ్రత నేపథ్యంలో పౌల్ట్రీ ఫారాల నుంచి కోళ్ల రవాణాను పరిశీలించేందుకు 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే దాణా, పౌల్ట్రీ కోళ్ల దిగుమతిని నిరోధించాలని పోలీసు శాఖను, వలస పక్షుల కదలికలను పర్యవేక్షించాలని అటవీశాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పక్షులు, కోళ్లు, బాతుల ద్వారా బర్డ్ ఫ్లూ మనుషులకు సంక్రమించే ప్రమాదం ఉన్నందున పౌల్ట్రీలో పనిచేసే వ్యక్తులు, కోళ్ల పెంపకం చేపట్టేవారు అప్రమత్తంగా ఉండాలి. పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు మాస్కులు, గ్లౌస్ ధరించి, చేతులను కడుక్కోవాలి.

బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాండి

బర్డ్ ఫ్లూ అనుమానిస్తే వ్యాధి సంక్రమించిన లేదా చనిపోయిన కోళ్లను వెంటనే వేరు చేసి మాకు సమాచారం ఇవ్వాలి. మహదేవపూర్ వెటర్నరి డాక్టర్ 9121213145, వెటర్నరి జేవీవో 9441596628లో సంప్రదించాలి. రోగం వచ్చిన కోళ్లను తినొద్దు.. ప్రస్తుతం చికెన్ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. - డాక్టర్ రాజబాబు, వెటర్నరీ డాక్టర్

మేడారం మినీజాతరపై బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్

నాటుకోళ్ల వైపు భక్తుల మొగ్గు


మేడారంలో ఏర్పాటైన నాటు కోళ్ల దుకాణం

ములుగు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): మేడారం మినీ జాతరపై బర్డ్‌ఫ్లూ ప్రభావం కనిపిస్తోంది. వనదేవతలకు ఆదివాసీ సంప్రదాయ పూజలు ఎంత ముఖ్యమో మొక్కుబడిగా జంతు బలులు సమర్పించే తంతు కూడా అంతే ముఖ్యమైంది. కోడిని గద్దెల వైపు గాలిలో ఎగురవేసి ఎదురుకోళ్ల మొక్కు సమర్పిస్తారు. జాతర పరిసరాల్లో విడిదిచేసి వండుకొని బంధుమిత్రులతో విందు చేసుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువశాతం మంది బ్రాయిలర్ కోళ్లను, చికెన్‌ను కొనుగోలు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో బ్రాయిలర్ కోళ్లకు బర్డ్‌ఫ్లూ వైరస్ సోకి మృత్యువాతపడుతుండటం, ప్రభుత్వం కూడా అప్రమత్తమై కొద్దిరోజులు చికెన్ తినొద్దని సూచిస్తున్న నేపథ్యంలో చిన్న జాతర భక్తులు నాటుకోళ్లవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో మేడారంలో పలుచోట్ల నాటుకోళ్ల దుకాణాలు కూడా ఏర్పాటయ్యాయి. అయితే ఇప్పటికే మేడారంలో వందకుపైగా బ్రాయిలర్ కోళ్ల దుకాణాలు ఉండగా.. రెండురోజుల క్రితం పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి కొమురయ్య ఆధ్వర్యంలో సిబ్బంది కోళ్ల రక్తం, మల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. చుట్టుపక్కల గ్రామాలలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ లక్షణాలు వెలుగు చూశాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చికెన్, మటన్ వ్యాపారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఆకస్మికంగా ఖరారు.. ఆ వెంటనే రద్దు..

5వ పేజీ తరువాయి


రాహుల్ వస్తారనే సమాచారంతో ఆర్ట్స్ కళాశాల మైదానంలో హెలిపాడ్ వద్ద అధికారులు, పోలీసులు

సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం లేదు. ఈ క్రమంలో రాహుల్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణపై సంబంధిత వర్గాలతో మాట్లాడుతారని పార్టీ వర్గాలకు సమాచారం అందింది. దానికి అనుగుణంగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణికి చెందిన సుప్రభ హోటల్‌లో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశారు. సుమారు 75నిమిషాలు ఆయా వర్గాలతో మాట్లాడిన తరువాత, ఉత్తర తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలపైన పార్టీ నేతలతో కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఉంటుందని పార్టీవర్గాలు భావించాయి. ఆ తర్వాత రాహుల్‌గాంధీ రాత్రి 7.15గంటలకు హోటల్ నుంచి బయలుదేరి వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి రాత్రి 7.50గంటలకు తమిళనాడు ఎక్స్‌ప్రెస్ (12622) కోచ్ ఏ1లో చెన్నైకి వెళ్లాల్సి ఉంది. ఈ రైలు జర్నీలో వరంగల్, ఖమ్మం, విజయవాడ మధ్యలో ప్రయాణికులతో రైళ్లలో భద్రత, అందుతున్న ప్రైవేట్ సేవలపై రాహుల్‌గాంధీ చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ అనూహ్యంగా రాహుల్‌గాంధీ పర్యటన రద్దు కావటం కాంగ్రెస్ వర్గాలను విస్మయానికి గురి చేశాయి.

కాంగ్రెస్ శ్రేణుల డీలా...

తమ నేత రాహుల్‌గాంధీ పర్యటన ఖరారైందని తెలిసిన వెంటనే కాంగ్రెస్ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటించిన వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలోనే రాహుల్‌గాంధీ హెలికాప్టర్ దిగుతారని తెలియడంతో అక్కడే భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై రాహుల్‌గాంధీతో మాట్లాడేందుకు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది విద్యావంతులను కూడా ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. వరంగల్‌లో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలోనే రాహుల్‌గాంధీ పర్యటన రద్దయిందంటూ ప్రకటన రావడంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. ఉదయం 10.30గంటలకే పర్యటన ఖరారై.. మధ్యాహ్నం 1.30గంటలకే రద్దయినట్టుగా సమాచారం రావడంతో వారంతా డీలా పడ్డారు. మూడు గంటల్లోనే ఏం జరిగిందో తెలియక కాంగ్రెస్ కేడర్‌లో అయోమయానికి గురైంది. తన సమీప బంధువు పెళ్లి వేడుకలకు వెళ్లిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, హనుమకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆగమేఘాల మీద వరంగల్‌కు తిరిగొచ్చారు. తన అనుచరులతో ఏర్పాట్లు చేయించారు. కానీ రాహుల్ పర్యటన రద్దవడంతో నాయినితో పాటు ఆయన అనుచరులు కూడా డీలా పడ్డారు. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ నుంచి వరంగల్‌కు చేరుకునే లోపే పర్యటన రద్దయింది.

పర్యటన రద్దుపై కేడర్‌లో చర్చ

రాహుల్‌గాంధీ పర్యటన రద్దుపై అనేక కారణాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్‌లో బుధవారం కీలకమైన అంశాలపై చర్చ ఉండటంతో రాహుల్‌గాంధీ అకస్మాత్తుగా తన వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెబుతు న్నారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగి 31మంది మావోయిస్టులు మరణిం చిన ఘటన నేపథ్యంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో రాహుల్‌గాంధీ రాత్రి జర్నీకి భద్రత వర్గాలు అంగీకరించలేదని, ఆ కారణంగానే రాహుల్ పర్యటన రద్దయిందనే ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల మూలంగానే ఆయన తన పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. కాగా, రాహుల్‌గాంధీ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఆర్ట్స్‌కాలేజీ మైదానంలో పోలీసు బలగాను భారీగా మోహరించారు. లోక్‌సభలో ప్రధానప్రతిపక్ష నేత హోదా ఉండటంతో రాహుల్‌గాంధీ భద్రతపై కేంద్ర బలగాలు దృష్టి పెట్టాయి. ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. సుప్రభా హోటల్‌తో పాటు వరంగల్ రైల్వే స్టేషన్‌లోనూ విస్తృతంగా తనిఖీలు చేశారు. రాహుల్ పర్యటన రద్దు కావడంతో సాయంత్రం 6 గంటలకు కేంద్ర బలగాలు వెనుతిరిగాయి. మొత్తానికి అకస్మాత్తుగా ఖరారై.. అంతేనే రాహుల్ పర్యటన రద్దు కావటం ఓరుగల్లులో చర్చనీయాంశంగా మారింది.

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ దివాకర

అధికారులతో కలెక్టర్ టీఎస్.దివాకర

ములుగు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ. జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో తొలిదశ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 87 ఎంపీటీసీ, 10జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, నిర్వహణ కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆర్‌వోలు, ఏఆర్‌వోల పాత్ర కీలకమైందని, నియమ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటిస్తూ నామినేషన్ల స్వీకరణకు ఎంపీడీవో కార్యాయాలలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. నామినేషన్‌ల స్వీకరణ, స్ర్కూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను పారదర్శకంగా జరపాలన్నారు. ఓటరు జాబితా ఆధారంగా ప్రతిపాదకులు స్థానికులో కాదో నిర్ధారణ చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి ప్రతిరోజూ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఎండీవోలు, ఆర్‌వోలు, ఏఆర్‌వోలు పాల్గొన్నారు.

పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణ సాధించాలి

పదోతరగతి వార్షిక పరీక్షలలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని, ఆదిశగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని కలెక్టర్ దివాకర విద్యాశాఖ అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో డీఈవో పాణిని, ఇతర అధికారులతో సమీక్ష జరిపారు. ఎంఈవోలు తమ పరిధిలోని రెండు పాఠశాలలను సందర్శించి చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించాలని, వారిని ఉపాధ్యాయులు దత్తత తీసుకొని చదివించాలన్నారు. తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటుచేసి విద్యార్థుల స్థాయిని తెలియపర్చాలన్నారు. ఇంటివద్ద కూడా చదివించేలా చొరవ తీసుకోవాలని, 40 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలుచేస్తూ ప్రత్యేక తరగతులను సమర్థంగా నిర్వహించి మంచి ఫలితాలు సాధించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్ల ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి సూర్యనారాయణ, ఏసీజీఈ జయదేవ్, ఎంఈవోలు పాల్గొన్నారు.

బిల్ట్ కార్మికుల నిరసన

మంగపేట, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : కమలాపురంలోని బిల్ట్ కర్మగార కార్మికులు మళ్లీ మంగళవారం నిరసన తెలిపారు. బిల్ట్ యాజమాన్యం, కార్మిక జేఏసీ చేతిలో తాము తీవ్ర నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం నుంచి రావాల్సిన బకాయి లను ఇప్పించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం, జేఏసీ నాయకుల తీరుపై కరప త్రాలను పంపిణీ చేశారు. కార్మికులు బత్తుల వెంకటనారాయణ, గూడ యాదగిరి మాట్లాడుతూ ఉత్ప త్తికి మార్కెట్ లేదనే సాకుతో 2014లో బిల్ట్ కర్మాగారాన్ని మూసి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్మాగారం మూతపడిన అనంతరం కార్మిక జేఏసీ నాయకులు ఇదే అదునుగా భావించి కార్మికుల సొమ్మును దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బకాయిల కోసం బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. అప్పటికే కలెక్టర్ కార్మిక శాఖ అధికారులను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నామని, దీనిపై స్పందించిన అధికారులు కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారనిగుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు గులగట్టు విజయరావు, పంజాల సత్యనారాయణ, లింగంపెల్లి శ్రీనివాసరావు, ఎమ్డీ. హుస్సేన్, రాగటి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో మహిళా చిరు వ్యాపారి మృతి

కాటారం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): జీవనోపాధిలో భాగంగా తోటలో పండించిన కూరగాయలను విక్రయించడానికి వెళ్లిన మహిళ మార్కెట్లోనే కుప్పకూలింది. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్లో కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన చీర్ల శంకరమ్మ(60) గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. శంకరమ్మ కూరగాయలు తీసుకుని మంథని మార్కెట్‌కు వెళ్లి విక్రయిస్తుండగా హఠాత్తుగా కుప్పకూలింది. పక్కనే ఉన్న గ్రామానికి చెందిన వృద్ధురాలు గమనించి మార్కెట్లోని వ్యాపారులకు చెప్పడంతో వారు 108అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కూరగాయలను విక్రయిస్తూ అందరితో కలుపుగోలుగా మాట్లాడే మహిళ ఇలా కుప్పకూలి మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది

మినీ జాతరలో పటిష్ఠ భద్రత : ఎస్పీ



సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ శబరీశ్

తాడ్వాయి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మేడారం మినీ జాతరకు వచ్చే భక్తులకు పటిష్ఠ భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. మేడారంలోని సమ్మక్క అతిథి భవనంలో పోలీసు సిబ్బందితో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. మినీ జాతర సందర్భంగా చేపట్టాల్సిన భద్రతపై సమీక్షించారు. మినీ జాతరలో వెయ్యి మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల నుంచి బలగాలను రప్పించామన్నారు. ట్రాఫిక్ కంట్రోల్, క్రౌడ్ మేనేజ్మెంట్, క్రైమ్ కంట్రోల్, వీవీఐపీ సెక్యూరిటీ లాంటి అంశాలపై దృష్టి సారించామన్నారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రామప్ప దేవాలయంలో క్యూలైన్ల ఏర్పాటు



రామప్ప ఆలయంలో ఏర్పాటు చేసిన క్యూలైన్లు

వెంకటాపూర్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మినీ మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో రామప్ప దేవాలయంలో క్యూలైన్లను ఏర్పాటు చేశారు. జాతర పాల్గొని తిరుగు ప్రయాణంలో భక్తులు రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో దర్శనాల కోసం ఆలయంలో క్యూలైన్లను ఏర్పాటు చేసినట్టు ఈవో బిల్ల శ్రీనివాస్ తెలిపారు.

నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆదుకోవాలి

కన్నాయిగూడెం, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): బుట్టాయిగూడెం ప్రజా పాలన గ్రామ సభలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న కొత్తూరుకు చెందిన నాగేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి.దావూద్ డిమాండ్ చేశారు. నాగేశ్వరరావు కుటుంబాన్ని సీపీఎం నాయకులు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా దావూద్ మాట్లాడుతూ నాగేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సుధాకర్, నేతకాని కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగు మల్లయ్య, రమేష్, రామారావు, సదానందం తదితరులు పాల్గొన్నారు.

సరోత్తమరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి : బీజేపీ

వెంకటాపూర్, ఫిబ్రవరి 11, (ఆంధ్రజ్యోతి): వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న పులి సరోత్తమరెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు భూక్య జవహర్‌లాల్ కోరారు. మండలంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. సరోత్తమరెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓటు చేసి విద్యారంగ అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, రాష్ట్ర నాయకురాలు గుగులోతు స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమంతుల రవీంద్రాచారి, ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్‌రావు, కారుపోతుల యాదగిరిగౌడ్, గంగుల రాజుకుమార్, కత్తి హరీశ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

వెంకటాపూర్, ఫిబ్రవరి 11, (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని వెంకటాపూర్ ఎస్సై జక్కుల సతీష్ అన్నారు. మండల కేంద్రంలోని కిరాణషాపుల్లో నార్కోటిక్ డాగ్‌స్కాడ్‌తో ఆయన మంగళవారం తనిఖీలు చేశారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై నర్సయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

ఐటీడీఏలకు నిధులు కేటాయించాలి

తుడుందెబ్బ రాష్ట్ర కోకన్వీనర్ ఆగబోయిన రవి

ఏటూరునాగారం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఐటీడీఏలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర కో కన్వీనర్ ఆగబోయిన రవి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెబుతూనే ఐటీడీఏలకు నిధులు కేటాయించకపోవడం దారుణ మన్నారు. ఆదివాసీల అభివృద్ధి పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర, ములుగు జిల్లా నాయకులు సిద్దబోయిన సంజీవ్, కుంజ నర్సింగరావు, అలం జంపయ్య, ఈక విజయకుమార్, సిద్దబోయిన జీవన్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

డీఆర్‌సీ సెంటర్‌ను పరిశీలించిన మునిసిపల్ కమిషనర్



డీఆర్‌సీ సెంటర్‌ను పరిశీలిస్తున్న మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్

భూపాలపల్లిటౌన్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ (డీఆర్‌సీసీ)ను మునిసిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ మంగళవారం తనిఖీ చేశారు. పట్టణంలోని సీఆర్‌నగర్‌లో నిర్మాణమవుతున్న ఈ భవనాన్ని ఏఈ మానస, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నవీన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డీఆర్‌సీ సెంటర్ భవనానికి విద్యుత్ కనెక్షన్ అత్యవసరమని, వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణంలో సేకరిస్తున్న చెత్త నుంచి వర్మికంపోస్ట్ తయారు చేసేందుకు ఈ డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. వర్మి కంపోస్ట్ షెడ్ వద్ద నీటి అవసరం ఉన్న నేపథ్యంలో కొత్తగా బోరు వేయాలని ఆదేశించారు.

పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో



భూపాలపల్లిలో పిల్లలను పలు విషయాలు అడిగి తెలుసుకుంటున్న డీఈవో

భూపాలపల్లిటౌన్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): భూపాలపల్లి పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం డీఈవో రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్ఎల్ఎన్, ఎల్ఈపీ కార్యక్రమాల అమలులో భాగంగా ఆ తరగతులను పరిశీలించేందుకు జంగేడులోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. రాయడం, చదవడంతోపాటు చతుర్విధ ప్రక్రియల ద్వారా పిల్లల్లో పెరిగిన సామర్థ్యాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా బోధన చేయాలి

రేగొండ (ఆంధ్రజ్యోతి): విద్యాబోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని డీఈవో రాజేందర్ అన్నారు. మండలంలోని పలు పాఠశాలలో జరుగుతున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌పై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఉపాధ్యాయులు డిజిటల్ విద్యను సమర్థంగా వినియోగించి వినూత్న బోధనా పద్ధతులను అవలంబించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి, క్వాలిటీ కోఆర్డినేటర్ లక్ష్మణ్, ప్లానింగ్ కోఆర్డినేటర్ రాజగోపాల్, డీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ కిషన్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

'కాంగ్రెస్ శ్రేణుల్లో ఎలాంటి అసంతృప్తి లేదు'

కాటారం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలో కాంగ్రెస్ నాయకుల్లో ఎలాంటి అసంతృప్తి లేదని, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు తెప్పల దేవేందర్‌రెడ్డి అన్నారు. విలాసాగర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణను కొందరు రెచ్చగొట్టి ఆరోపణలు చేయించారని తెలిపారు. మంగళవారం గంగారంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నిరంతరం అభివృద్ధి కోసం తపిస్తున్నారని, కాంగ్రెస్ నాయకులకే గాక సమస్యలపై తన దగ్గరకు వచ్చేవారు ఏ పార్టీవారైనా పని చేసే పెట్టే మంచి గుణం గలవారని అన్నారు. మాజీ సర్పంచ్ సత్యనారాయణ ఆత్మహత్యాయత్నం దురదృష్టకరమని, కాంగ్రెస్ శ్రేణుల బాగోగులకు మంత్రి శ్రీధర్‌బాబు అహర్నిషలు కృషి చేస్తుంటారని అన్నారు.

పల్లె ప్రకృతివనంలో చెట్ల నరికివేత

కాటారం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధి బూడిదపల్లి సమీపంలోని పల్లె ప్రకృతి వనంలో గల పలు చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. భూమిని కబ్జా చేయడానికో లేదా చెట్లు నరికి ఇళ్ల నిర్మాణ సామగ్రి వాడొచ్చనే ఉద్దేశంతోనో పదుల సంఖ్యలో చెట్లను నరికివేశారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి నరికేసిన చెట్ల మొదళ్లు, కొమ్మలను పరిశీలించారు. దీనికి కారకులెవరనే విషయంపై విచారణ చేపట్టారు.

యువతకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ

కాకతీయఖని, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బొగ్గు గనులు విస్తరించి ఉన్న జిల్లాల్లోని యువతకు ప్రభుత్వం ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్, స్కిల్స్ (టైడ్స్) ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాలోని యువతతోపాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపెల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం యువకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 8985431720 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

మళ్లీ బీఆర్ఎస్ పాలననే కోరుకుంటున్న ప్రజలు

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి



సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

టేకుమట్ల, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామంలోని అమ్మ గార్డెన్‌లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి అధ్యక్షతన మంగళవారం జరిగిన మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావే శానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన బాగులేదని, కేసీఆర్ హయాంలోనే బాగుండేదని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. కరోనా సమయంలో కూడా రైతుబంధు ఇచ్చిన ఘనత అప్పటివ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. అధికారంలోకి వచ్చిన 14 నెలలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానిం చారు. మహిళలకు అనేక హామీలిచ్చి ఫ్రీ బస్సు తప్ప మిగిలిన వాటి గురించి మాట్లాడటం లేదని దుయ్యబ ట్టారు. రైతులకు బోనస్ అందించడంలో విఫలమయ్యారన్నారు. అధికారంలోకి రాగానే రైతు భరోసా అందిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అందించిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా టేకుమట్ల మండలం ఇసుకాసురల రాజ్యంగా మారిందని ఆరోపించారు. ప్రతిరోజు టేకుమట్ల నుంచి భూపాలపల్లి, రేగొండ, పరకాల పట్టణాలకు ఇసుక అక్రమ రవాణా సాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గూలాబీ జెండాను ఎగురవేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ రెడ్డిమల్లారెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, మాజీ సర్పంచ్‌లు ఉద్దమారి మహేష్, బిల్లకంటి ఉమేందర్‌రావు, నేరేళ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కోళ్లలో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కాలేదు..

పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి కుమారస్వామి



కోళ్ల ఫారాన్ని పరిశీలిస్తున్న డీవీఏహెచ్‌వో కుమారస్వామి

కాటారం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కోళ్లలో ఇప్పటి వరకు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్‌ఫ్లూ) నిర్ధారణ కాలేదన్లి పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ కుమారస్వామి అన్నారు. బర్డ్‌ఫ్లూ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మండలంలోని కాటారం, ధన్వాడ, ఒడిపిలవంచ వెటర్నరీ ఆస్పత్రులను డీవీఏహెచ్‌వో మంగళవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించి పశుగణన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గట్లకుంటలో లేయర్ కోళ్ల ఫారాన్ని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కొంగల వంటి పక్షుల ద్వారా ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా సోకే ప్రమాదం ఉంటుందని, ఫాం చుట్టూ పరదాలు కట్టాలని యజమాని కిషన్‌నాయక్‌కు తెలి పారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేడు కలెక్టరేట్‌లో కోళ్ల పెంపకందారులకు బర్డ్‌ఫ్లూపై అవగాహన సమావేశం జరుగుతుందన్నారు. ఆయన వెంట వెటర్నరీ వైద్యులు ధీరజ్, రమేష్, వంశీ, సిబ్బంది ఉన్నారు.

నెమళ్లగుట్ట జాతర ప్రారంభం

మంగపేట, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) మండలంలోని బుచ్చంపేట గ్రామపంచాయతీ పరిధి గిరిజన గ్రామామైన జబ్బోనిగూడెం సమీపంలో ఉన్న నెమళ్లగుట్టపై వెలిసియున్న సమ్మక్క- సారలమ్మ, నాగులమ్మల జాతర మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయానియన సుందరీకరించి దేవతామూర్తులను వస్త్రాలు, పూలమాలలతో అలంకించారు. మండ మెలుగు కోసం సమీపాన ఉన్న దేవుళ్ల గుట్ట నుంచి సన్నాయి, వాయిద్యాలతో ఊరేగింపుగా పాల పొరక (మాలమండలు) తీసుకొచ్చి ఆలయాలపై పర్చారు. ప్రధాన పూజారి (దేవరబాల) కుంట్ల నరేష్ వన దేవతలకు ముందుగా పూజలు చేసి పాల పొరకను మూలవిరాట్‌ల వద్ద అలంకరించారు. పూజారులు గౌతమి, సమూన్య, సాక్షిత్, కుంట్ల సదయ్య, వెంకటమ్మ, కుంట్ల ముత్తయ్య, సంధ్య, కుంట్ల భాస్కర్, ఝాన్సీ ఆధ్వర్యంలో గుడుల చుట్టూ ప్రదిక్షణలు చేసి వన దేవతలను భక్తులకు దర్శనాలు గావించారు. మండలంలోని జబ్బోనిగూడెం, బుచ్చంపేట, నర్సాయిగూడెం, చెరుపల్లి, కోమటిపల్లి, తొండ్యాల-లక్ష్మీపురం తదితర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి వన దేవతలను దర్శించుకున్నారు. ప్రధాన పూజారి కుంట్ల నరేష్ భక్తులకు దేవతలను దర్శనం గావించారు. భక్తులు బెల్లం (బంగారం) టెంకాయ(పాలకాయ), పసుపు(బండారి), చీరె, సారెలను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.



మండె మెలుగు కార్యక్రమంలో పూజారులు

ఇసుక క్వారీలను తనిఖీ చేసిన అధికారులు



కత్తిగూడెం ఇసుక క్వారీ హద్దులను పరిశీలిస్తున్న అధికారులు

మంగపేట, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) మండలంలోని రాజుపేట, కత్తిగూడెం ఇసుక క్వారీలను పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ములుగు ఆర్డీవో ఎన్.వెంకటేశ్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సంయుక్తంగా ఇసుక క్వారీలను సందర్శించి వాటి నిర్వహణను పరిశీలించారు. నిబంధన ప్రకారం గోదావరిలో ఇసుకను లారీలలో లోడ్ చేయడం లేదని, హద్దులు దాటి ఇసుక తవ్వకాలను కాంట్రాక్టర్లు చేస్తు న్నారని ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేశారు. లారీల లో అధిక లోడ్ చేయొద్దని, ప్రభుత్వం విధించిన నిబంధ నలను అతిక్రమించొద్దని ఆదేశించారు. లేదంగటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీలను సైతం అధికారులు తనిఖీలు చేశారు. అధికారులు వస్తున్నారనే ముందస్తు సమాచారం తెలుసుకున్న రేజ్లింగ్ కాంట్రాక్టర్లు అప్రమత్తమైనట్లు తెలిసింది. దీంతో అధిక లోడ్‌తో లారీలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఆర్డీవో, ఏఎస్పీ వెంట తహసీల్దార్ టి. రవీందర్, టీజీఎండీసీ పీవో శ్రీకాంత్, ఆర్ఐలు శ్రీనివాస్, ఏసుపాదం, సర్వేయర్ సఫియా తదితరులు ఉన్నారు.

చింతకాని సబ్‌సెంటర్‌లో ఎన్‌క్వాస్ టీం వర్చువల్ తనిఖీలు

కాటారం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతకాని సబ్ సెంటర్‌లో ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) జాతీయ బృందం అధికారులు మంగళవారం వర్చువల్‌గా తనిఖీలు చేశారు. డాక్టర్ స్వామి కపాడియా, డాక్టర్ శరణప్ప గంగిరేల బృందం ఆన్‌లైన్‌లో సబ్‌సెంటర్ ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏఎన్‌సీ, పీఎన్‌సీ, పిల్లల ఇమ్యునైజేషన్ గురించి లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నేషనల్ టీం అడిగిన వివరాలన్నింటినీ ఎన్‌క్వాస్ ప్రోగ్రాం అధికారి చిరంజీవి ఆన్లైన్‌లో వారికి చూపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రవిరాథోడ్, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ ప్రమోద్, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, ఎంఎల్‌హెచ్‌పీలు గీత, ప్రియాంక, హెచ్ఎస్‌లు పద్మావతి, సరళ, హెచ్ఈవో స్వామి, హెచ్ఏలు రాజు, సమ్మయ్య, ఏఎన్ఎం లు లక్ష్మి, మనోరమ, వైద్యసిబ్బంది తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికపై సన్నాహక సమావేశం

కాటారం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ నాయకులు మంగళవారం మండలస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. రంజిత్‌కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి 25మంది ఓటర్లకు పార్టీ నుంచి ఒకరిని ఇంచార్జిగా నియమిస్తామన్నారు. మండల కన్వీనర్‌గా ఆకుల శ్రీధర్, కోకన్వీనర్‌గా బండం మల్లారెడ్డి వ్యవహ రిస్తారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రంజిత్, మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, వీరారెడి తదితరులు పాల్గొన్నారు.